





• జడ్పీ కార్యాలయం

ప్రత్యేక పాలన తప్పదా!?

- జూలై 4తో ముగియనున్న జడ్పీటీసీ, ఎంపీపీల పదవీకాలం
- జిల్లాలో 22 ఎంపీపీలు, జడ్పీటీసీలు
- ఈ ఐదేళ్లలో కొత్తగా మరో మూడు మండలాలు ఏర్పాటు
- ఇప్పటికే సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనే అంతటా చర్చ



కామారెడ్డి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) / నాగిరెడ్డిపేట: జిల్లాలో ఇప్పటికే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. వారి పదవీకాలం పొడగించకుండా రాష్ట్రప్రభుత్వం గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించి పాలన కొనసాగిస్తోంది. ఇక జూలై 4న జిల్లా, మండల పరిషత్ చైర్మన్‌ల పదవీకాలం ముగియనుంది. వారినే కొనసాగిస్తారా? లేక ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయంపై అంతటా చర్చజరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో లేన్నట్లు తెలుస్తోంది. జీపీలో ప్రత్యేక అధికారుల పాలన మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు సైతం ప్రత్యేకాధికారులను నియమిస్తారో లేదో చూడాలి.

జిల్లాలో 25 మండలాలు

జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్‌ల పరిధిలో 25 మండలాలతో పాటు 526 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గత 8 ఏండ్ల కిందట అప్పటి ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలతో పాటు మండలాలను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాతో పాటు 22 మండలాలుగా విభజిస్తూ కొత్తమండలాలను ఏర్పాటుచేసింది. అయితే గత జడ్పీటీసీ ఎన్నికల్లో 22 మండలాల ప్రకారమే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను నిర్వహించింది. అయితే ఈ ఐదేళ్లకాలంలో జిల్లాలో కొత్తగా మరో మూడు మండలలైన డొంగ్లి, పల్వంచ, మహ్మద్‌నగర్‌లను ఏర్పాటుచేసింది. వీటిని కలుపుకుని జిల్లాలో ప్రస్తుతం మొత్తం 25 మండలాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే ఈ 25 మండలాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించే అవకాశం ఉంది.

బీసీ జనగణన తర్వాతే స్థానిక సంస్థలు ఎన్నికలు?

బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ రిజర్వేషన్లను ఖరారుచేసి ఎన్నికలు చేపట్టాలని ఓవైపు ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదిలా ఉండగా గత ఎన్నికలు జరిగినప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలని అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వరుసగా రానున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

స్థానిక సంస్థల్లో పాగా వేయాలని కాంగ్రెస్

జిల్లా పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మెజార్టీ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. దీంతో కామారెడ్డి జిల్లా పరిషత్, వైస్‌చైర్మన్ పదవులను బీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎన్నికయ్యారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి జిల్లాలోని బీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, జడ్పీటీసీ, ఎంపీపీ,ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరుతూవచ్చారు. గతంలో జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పలు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వచ్చినప్పటికి తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో వారు సైతం బీఆర్‌ఎస్ గూటికి చేరారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాలోనూ రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.

బీఆర్‌ఎస్‌ను వీడుతున్న నాయకులు

లోక్‌సభ ఎన్నికల క్రమంలో కొందరు బీఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఒకానొక సమయంలో జిల్లాపరిషత్ చైర్మన్ కోసం అవిశ్వాసం పెట్టేందుకు సైతం సిద్ధమైనప్పటికీ తర్వాత కొందరు జడ్పీటీసీలు వెనక్కి తగ్గారు. కొందరు ఎంపీపీలపై అవిశ్వాస తీర్మానాలు సైతం ప్రవేశపెట్టారు. అయితే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం 12 రోజులు మాత్రమే మిగిలింది. తమ పదవులను కొనసాగిస్తారనే ఆశ కొందరిలో ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రత్యేకాధికారులకు బాధ్యతలు అప్పగించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. అధికారులను తమకు అనుగుణంగా మలుచుకుని స్థానికసంస్థల్లో పాగా వేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని అక్టోబర్ వరకు వేచిచూసే ధోరణిలో ఉండే అవకాశం ఉంది.

కేసీఆర్‌కు పోచారం వెన్నుపోటు

- పోచారాన్ని నమ్మి ఉన్నత పదవులిచ్చారు
- బీఆర్‌ఎస్‌కు ద్రోహం చేయడం సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్



మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్

కామారెడ్డి టౌన్, జూన్ 24: పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఎంతో నమ్మిన కేసీఆర్‌కు ఆయన వెన్నుపోటు పొడిచాడని మాజీ ప్రభుత్వవిప్ గంపగోవర్ధన్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం మాజీ ప్రభుత్వ విప్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డిగోవర్ధన్, హనుమంత్‌షిండే, సురేందర్‌లు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సీనియర్ నాయకుడని పోచారం శ్రీనివాస్‌రెడ్డికి తగిన ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. 2014లో వ్యవసాయశాఖ, 2018లో స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారని, అలాగే బాన్సువాడ అభివృద్ధికి రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా నిధు లిచ్చారని అన్నారు. అలాంటి కేసీఆర్‌కు ద్రోహం చేయడం సిగ్గుచేటన్నా రు. బీఆర్‌ఎస్ పార్టీకి, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు పోచారానికి, అతని కుటుంబాన్ని క్షమించరని ధ్వజమెత్తారు. నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా ఇబ్బందులు ఎదురైన అందరం అండగా ఉండి మిమ్మల్ని కాపాడుతామని, ఎవరూ అధైర్యపడవద్దని తెలిపారు.

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన



ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు

నాగిరెడ్డిపేట, జూన్24: మండల కేంద్రంలోని గోపాల్‌పేట్‌లోగల సుభాష్‌చంద్రబోస్ కాలనీలో వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని కాలనీవాసులు సోమవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారం రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా రావడం లేదని, గ్రామ పంచాయతీ అధికారులు స్పందిచడం లేదని కాలనీవాసులు ఆరోపించారు. కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే కాలనీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేయించారు. అనంతరం ఎంపీవో ప్రకాష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వినోద్ కాలనీకి వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. కాలనీలో రెండుబోర్లు ఉండగా ఒకటి చెడిపోగా, మరో బోరులో నీరు తగ్గిపోయిందని అధికారులు చెప్తున్నారు. బోరుమోటార్‌ను మరమ్మతులు చేయించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటివరకు ట్యాంకర్ ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎం.డి. ఫరీద్, మశ్చందర్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.



ప్రజా సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి!

- సందడిగా మారిన ప్రజావాణి
- ఎన్నడూ లేనంతగా జిల్లాస్థాయి అధికారుల హాజరు
- మండల స్థాయిలోని ప్రజావాణి ఏర్పాటు
- ఎప్పటికప్పుడు ప్రజాసమస్యల వివరాల సేకరణ
- జిల్లా ప్రజావాణి హాల్‌లో మానిటరింగ్ వ్యవస్థ
- అధికారులందరూ పాల్గొనేలా చర్యలు

కామారెడ్డిటౌన్, జూన్ 24: ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టికి కనబరుస్తున్నారు. ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి గత కొంత కాలంగా తూతూమంత్రంగా కొనసాగుతూ వచ్చింది. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు రావడం, సమస్య పరిష్కారానికి వినతి పత్రం ఇవ్వడంతో వాటిని మండలస్థాయి అధికారులకు ట్రాన్స్‌ఫర్ చేయడం లాంటివి జిల్లాస్థాయి అధికారులు చేసేవారు. తర్వాత ఆ సమస్య పరిష్కారం పూర్తిస్థాయిలో అయిన దాఖాలలు చాలావరకు తక్కువే. అయితే నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆశిష్ సాంగ్వాన్ ప్రజల కోసం ఏర్పాటుచేసిన ప్రజావాణి ఏ విధంగా అమలు కావాలనే దానిపై ప్రత్యేక దృష్టిసారించారు. కలెక్టరేట్‌తోపాటు ఆయా మండలాల్లో సైతం ప్రజావాణి జరిగేలా చర్యలు తీసుకున్నారు. ప్రజావాణిలో ప్రతీ మండలస్థాయి అధికారులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొనేలా ఆదేశాలు ఇవ్వడంతో ఆయా మండలాల్లో మండలస్థాయి అధికారులు, కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రజల త్రీ సమస్యను విని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని శాఖాధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 4300 వినతులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రజావాణితోపాటు సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రతీ అంశంపై దృష్టిసారించి పరిష్కారం లేదంటే సహేతుక కారణం తెలియజేయాలని అన్నారు. తహసీల్దార్‌లు రోజు 25 నుంచి 30, ఆర్‌డీవోలో రోజు వంద చొప్పున ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీఓ పీడీ చందర్‌నాయక్, డీపీఓ శ్రీనివాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

• జిల్లా ప్రజావాణి హాల్‌లో మానిటరింగ్ వ్యవస్థ

ప్రజలు తమ సమస్యలను స్థానికంగా ఉండే అధికారులు పరిష్కరించడం లేదని, కొన్నేళ్లుగా పలు సమస్యలపై కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాకపోవడంతో నానా అవస్థలు పడుతూ వచ్చారు. అయితే ప్రస్తుత కలెక్టర్ ఆ అవస్థలకు చెక్‌పెట్టేలా ప్రజావాణి హాల్‌లో మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. మండలాల్లో జరుగుతున్న ప్రజావాణిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తు ప్రతి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు. అలాగే గతంలో ఎన్నడూ లేనంతగా ఉదయమే జిల్లాస్థాయి అధికారులు అందరూ ప్రజావాణికి హాజరుకావడం గమనార్హం. ఉదయమే ఖచ్చితంగా ప్రతీ శాఖాధిపతులు హాజరుకావాలని సూచించడంతో ప్రతీ శాఖకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఆయాశాఖలలో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంటూ వస్తున్న సమస్యలను విని నిర్లక్ష్య వైఖరీని వీడాలని ఆదేశాలు ఇచ్చారు.

ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణపై దృష్టిసారించాలి

• విద్యార్థిసంఘాల నాయకులు

జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయా ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా పెంచిన ఫీజులపై దృష్టిసారించాలని కలెక్టర్‌కు విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందించారు. అంతకముందు డీఈవోరాజుకు ఫీజు నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు అరుణ్, సందీప్, ఆజాద్,విఠల్,సురేష్,బుల్లెట్ తదితరులు పాల్గొన్నారు.



• మానటరింగ్ వ్యవస్థను ఏర్పాటుచేసి మండలస్థాయి అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్

అధికారుల వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి

• మల్లం నర్సింలు, బీబీపేట

బీబీపేట మండల కేంద్రానికి చెందిన మల్లం నర్సింలు ఇంటి స్థలాన్ని అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని నర్సింలు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. తన ఇంటి స్థలాన్ని కబ్జాచేయడమే కాకుండా తమను కుల బహిష్కరణకు గురిచేశారని చాలా కాలంగా సర్పంచ్, ఈవో, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టిం చుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. హైకోర్టు ఆ స్థలం విషయంలో స్టే ఇచ్చినా సదరు వ్యక్తులు పట్టించుకోకపోవడంపై అధికారుల దృష్టికి తీసుకుపోయి నా అధికారులు చర్యలు చేపట్టడం లేదని వాపోయాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపి సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరాడు.



• ప్రజావాణికి హాజరైన జిల్లా అధికారులు

రుణమాఫీకి అధికారుల కసరత్తు



- వివరాల సేకరణలో నిమగ్నమైన అధికారులు
- విధివిధానాలు ప్రకటించగానే అర్హులైన రైతుల జాబితా
- ప్రకటించనున్న లీడ్ బ్యాంక్ అధికారులు
- రూ. 2లక్షల లోపు మాఫీ కానున్న రైతుల రుణాలు

నిజామాబాద్, జూన్24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. రుణమాఫీపై కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో 2లక్షలలోపు రుణాలు మాఫీ అవుతాయని రైతులు భావిస్తున్నారు. ఆగస్టు నుంచే రుణమాఫీ మొదలవుతుందని ప్రకటించడంతో రైతులు ఎదురు చూస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులతోపాటు ఓ మోస్తారు రైతులకు రుణాలు కూడా మాఫీ కానుండటంతో ఈ పథకం కింద జిల్లాలోని రైతులకు మేలు చేకూరనుంది. రుణమాఫీ కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్న రైతులకు ఏకకాలంలో 2లక్షల వరకు రుణమాఫీ అవుతుండటంతో కొంతమేరకు భారం తీరనుంది. రుణమాఫీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బ్యాంకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా వివరాలు తీసుకుంటూనే బ్యాంకుల వారిగా 2లక్షల లోపు ఉన్న రైతుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయగానే జిల్లాలో ఎంత మంది రైతులకు మాఫీ అవుతుందో ప్రకటించనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లాలోని సన్న, చిన్నకారు రైతులకు పెద్దఎత్తున రుణభారం తగ్గనుంది.

• మేనిఫెస్టోలో భాగంగా..

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. సన్న, చిన్నకారు రైతులతో పాటు ఇతర రైతులకు సంబంధించిన 2లక్షలలోపు రుణాన్ని మాఫీ చేస్తామని నేతలతోపాటు మంత్రులు ప్రకటించారు. విధివిధానాలు ఖరారు చేసి ప్రకటించడంతో పాటు అన్నిజిల్లాల పరిధిలో రైతులు తీసుకున్న 2లక్షలలోపు రుణాలను మాఫీ చేయనున్నారు. క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు ఈ రుణమాఫీని వర్తింపజేయనున్నారు. జిల్లాలో ఈ ఐదేళ్ల కాలంలో తీసుకున్న 2లక్షలలోపు రుణాలు మాఫీకానున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సన్న, చిన్నకారు రైతులు మొత్తం కలిపి 2లక్షల 67వేల వరకు ఉన్నారు. ఈ మధ్యనే పట్టాలు పొందినవారు మరికొంత మంది పెరిగారు. ఈ రైతులకే రైతుబంధు రెండు విడతల్లో జమచేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రైతుబంధు పొందే రైతుల్లో దాదాపు 70శాతానికి పైగా పంట రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. వీరిలో సరాసరి లెక్కల ప్రకారం 2లక్షలకు పైగా రైతులు రుణమాఫీకి అర్హులయ్యే అవకాశం ఉందని బ్యాంకు అధికారులతో పాటు వ్యవసాయ అధికారులు అంచనాకు వస్తున్నారు. వీరికి సంబంధించిన రుణాలు సుమారు 1800కోట్ల నుంచి 2వేల కోట్ల మధ్య మాఫీ అయ్యే అవకాశం ఉందిన అంచనాకు వస్తున్నారు. జిల్లాలో ప్రోగ్రెసీవ్ రైతులు ఉండటం ఎక్కువ మొత్తంలో పంటలు తీయడం వల్ల రుణాలను కూడా బ్యాంకుల నుంచి తీసుకుంటున్నారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం నుంచి విధివిధానాలు ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేయగానే జిల్లాలోని బ్యాంకు అధికారులు పూర్తిస్థాయి వివరాలను ప్రకటించనున్నారు. జిల్లాలో అధికారులు రైతుల వివరాలు సేకరిస్తున్నందున ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఆగస్టులోపు రుణభారం తగ్గుతుందని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ చేయడంతోపాటు కొత్త రుణాలు ఇవ్వడం వల్ల రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.





స్కూల్ బస్సులపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

నందిపేట, జూన్ 24: బడిపిల్లలను రవాణా చేస్తున్న బస్సుల విషయంలో పాఠశాల యజమానులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వివేకానంద రెడ్డి హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలోని ఐలమ్మ చౌరస్తాలో వాహనాల తనిఖీ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలకు చెందిన నాలుగు బస్‌ల ను సీజ్ చేశారు. దీంతో విద్యార్థులను వేరే వాహనాల్లో పాఠశాలలకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. ఫిట్‌నెస్ లేని బస్సులను నడుపొద్దని, అనుభవంలేని డ్రైవర్లను పెట్టుకోవద్దని కోరారు. అంతే కాకుండా కాలం చెల్లిన బస్‌లను నడుపుతూ బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడోద్దని హితవు పలికారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రశ్నించే తల్లిదండ్రులు వాహనాల ఫిట్‌నెస్‌పై యజమానులను ప్రశ్నించాలని వివేకానంద రెడ్డి కోరారు. ఆర్‌టీవో అధికారుల అనుమతులు ఉంటేనే బస్‌లను రోడ్లపై నడపాలని ఆయన సూచించారు.


సీజ్ చేసిన బస్‌లతో ఆర్‌టీవో అధికారులు

'ప్రజావాణి'కి వినతుల వెల్లువ

నసురుల్లాబాద్, జూన్ 24: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పలు సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో 11 శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

లింగంపేట: తహసీల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు తహసీల్దార్ నరేందర్ తెలిపారు. విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, ఎంఈవో రామస్వామి, ఏవో అనిల్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.

మద్నూర్: తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైనట్లు తహసీల్దార్ ముజీబ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఇవ్వవచ్చని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎంఈవో రాములు, ఏపీవో పద్మ, ఏపీఎం మనోహర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్‌లు హాజరయ్యారు.

భిక్కనూరు: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం తమ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. ప్రజావాణిలో బాగంగా భూ సమస్యలపై రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఆ మేరకు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, పశువైద్యాధికారి దేవేందర్, వ్యవసాయాధికారిణి రాధ, ఏపీఎం శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పెద్ద కొడప్‌గల్: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. మండల ప్రజలు తమకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రజావాణిలో దరఖాస్తు చేసు కోవాలని సూచించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఒక్క దర ఖాస్తు కూడ రాలేదని తెలిపారు.

ఎల్లారెడ్డి: తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు ఫిర్యాదులు వచ్చినట్లు ఇన్‌చార్జి తహసీల్దార్ చరణ్‌సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రజావాణి ఉంటుందని, ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు.











సిద్దులగుట్టపై దత్తాత్రేయ పారాయణం



సిద్దులగుట్టపై దత్తత్రేయ పారాయణం చేస్తున్న యువకులు

పెర్కిట్, జూన్24: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దులగుట్టపై ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శివాలయంలో భక్తులు, యువకులు సిద్ధేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పరిసర గ్రామాలకు చెందిన దాదాపు వందకు యువకులు దత్తాత్రేయ పారాయణంలో పాల్గొన్నారు. చుట్టు పక్కల నాలుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి సిద్దేశ్వరునికి దర్శించుకున్నారు. నందీశ్వర మహరాజ్ ఆధ్వర్యంలో పల్లకిసేవలో ఆర్మూర్ భజన మండలి సేవలో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. సిద్దులగుట్టపై విచ్చేసిన భక్తులకు కొండల మనోజ్‌రెడ్డి లక్ష్మీ పోచంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బి.సుమన్, పీసీ.గంగారెడ్డి, పొద్దుటురి చరణ్‌రెడ్డి, కొడిగెల మల్లయ్య, హజారీ సతీష్, బోండ్ల ఆనంద్, ప్రశాంత్‌గౌడ్, సిద్దులగుట్ట సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

జాన్కంపేటలో శాంతియుత నిరాహార దీక్ష



పెద్దవాగు సరిహద్దు విషయమై శాంతియుత నిరహర దీక్ష చేస్తున్న గ్రామస్థులు

వేల్పూర్, జూన్24: పెద్దవాగు సరిహద్దు చూపించడంలో తమకు న్యాయం చేయా లంటు వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామస్థులు సోమవారం గ్రామప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరహర దీక్ష చేపట్టారు. గత కొన్నేళ్లుగా పెద్దవాగు సరిహద్దు విషయమై జాన్కంపేట్, పచ్చలనడ్కుడ గ్రామాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పెద్దవాగు విస్తీర్ణంలో వెంబడ ఉన్న ఇరు గ్రామాలకు ఏ విధంగానైతే ఆ గ్రామాల సరిహద్దులు ఇసుకను వాడుకుంటున్నారో అదే విధంగా తమ చిన్న గ్రామాల మాదిరిగానే న్యాయం చేయాలని అధికారులను జాన్కంపేట్ గ్రామస్థులు కోరుతున్నారు.ఇరుగ్రామాల వాగు సరిహద్దు విషయమై ఇటీవల అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల తమ గ్రామానికి అన్యాయం జరుగుతుందని, తమకు న్యాయం జరిగే వరకు తమ గ్రామప్రజలు శాంతియుత నిరహర దీక్ష కొనసాగిస్తామని జాన్కంపేట్ గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరహర దీక్షలో గ్రామంలోని అన్ని సంఘాల ప్రజలు పాల్గొన్నారు.

నవీపేటలో పోస్టర్ల ఆవిష్కరణ



నవీపేటలో పోస్టర్ల ఆవిష్కరిస్తున్న దృశ్యం

నవీపేట,జూన్24: మండల కేంద్రంలో సోమవారం కామ్రేడ్ డీవీ కృష్ణ స్మారక స్థూప ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా బోధన్ డివిజన్ కార్యదర్శి డీ.రాజేశ్వర్ మాట్లాడుతూ సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ 2వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్ రోడ్డు వద్ద ఈ నెల 26న స్మారక స్థూప ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు హజరుకానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హన్మాండ్లు, సాయినాథ్, రాజేందర్, రవి తదితరులున్నారు.

కమ్మర్‌పల్లి: ప్రజాపంథ సిద్దంత మార్గదర్శి కామ్రేడ్ డి వి కృష్ణ స్మారక స్థూపం ఆవిష్కరణ వర్ధంతి సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను సోమవారం కమ్మర్‌పల్లి పార్టీ కార్యాలయం తో పాటు వివిధ గ్రామాలలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బి దేవారాం మాట్లాడుతు విప్లవోద్యమం పురోగతికి కొత్త ఎతుగడలు, పంథ కార్యక్రమ అవసరమని మొక్కవోని దీక్షతో పార్టీలోపల బయట పోరాడి బారతవిప్లవ పంథాకే మమావిప్లవనేతగా డికే నిలిచాడని కొనియాడారు. అవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటి సభ్యులు జి కిషన్, సత్తెక్క, పిడిఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు నరేందర్, పివైఎల్ నాయకుడు రమేష్, రాజాగైడ్ తధితరులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి: ప్రజాపంథ సిద్ధాంత రూప కర్త కామ్రేడ్ డీవీ కృష్ణ స్థూపం ఆవిష్కరణ కు పెద్ద సంఖ్యలో విప్లవ నాయకులు, కార్యకర్తలు జూన్ 26న నిజామాబాద్‌కు తరలి రావలని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ పేర్కొన్నారు. సోమవారం డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ.. కామ్రేడ్ కృష్ణ నేటి తరానికి ఆదర్శమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాపంథ నాయకులు వెంకన్న, మురళి, మోహన్, పాల్గొన్నారు.

పెర్కిట్ పాఠశాలకు సౌండ్ సిస్టం వితరణ



సౌండ్ సిస్టం అందజేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ సభ్యులు

ఆర్మూర్‌రూరల్, జూన్24: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో సోమవారం సౌండ్ సిస్టంను వితరణ చేశారు.ముఖ్యఅతిథిగా హాజరైన పీడీజీ హన్మంత్‌రెడ్డి సౌండ్ సిస్టంను ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌కు అందజేశారు. లింబాద్రిగౌడ్ సౌండ్ సిస్టంను స్పాన్సర్ చేశారు.ఈకార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపి కృష్ణ, కార్యదర్శి పట్వారి తులసీ, కోశాధికారి లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు పుష్కరరావు, ప్రవీన్‌పవార్, ఆనంద్, మా రుతి, తదితరులు పాల్గొన్నారు.

ధర్పల్లి ప్రధానోపాధ్యాయురాలిపై ఫిర్యాదు

ధర్పల్లి, జూన్ 24 :ధర్పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఘనజ్యోతిరాణిపై ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాఠశాలల్లో నూతనంగా నిర్మించిన తరగతి గదులతో పాటు భోజనశాల గదిని ప్రారంభించారు. అయితే ఈ గదులను ఆమె స్వాధీనం చేసుకుని వాడుకోక పోవడంతో విద్యార్థులు చెట్టు నీడ భోజనం చేయాస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఉపాధ్యాయులకు సైతం వేధింపులకు గురి చేయడంతో సెలవులపై వెళ్తున్నట్లు ఎమ్మెల్యేకు విన్నవించారు.

విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

డిచ్‌పల్లి,జూన్ 24: గ్రామాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజా వాణిని నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏఈ సాయిలు తెలిపారు. సోమవారం ఏఈ కార్యాల యంలో ప్రజావాణి సందర్భంగా పలువురు విద్యుత్ స్తభాల కోసం విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు ఏఈ తెలిపారు.

మూగజీవాలకు శాపంగా ట్రాన్స్‌ఫార్మర్లు

● కంచె లేక మృత్యువాత పడుతున్న జీవాలు

డొంకేశ్వర్, జూన్24: గ్రామాల్లో పంట పొలాల్లో తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లు ప్రమాదకరంగా ఉండే విద్యుత్ తీగల మూగ జీవాలకు శాపంగా మారాయి.ఇళ్లలో నుంచి మేతకు వెళ్లిన పశువులు సాయంత్రం తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతు న్నారు. జిల్లాలో నిత్యం ఏదోఒక చోట పశువులు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడుతున్నాయి. పశువులకు ప్రమాదాలు సంభ వించడంతో అప్రమత్తత కరువై అదే మనుషులకు జరిగితే పరిణా మాలు వేరేగా ఉంటాయి. గడిచిన సంవత్సరంలో డొంకేశ్వర్ మండలం లోన్ని గ్రామాల్లో ఐదుకు పైగా పశువులు విద్యుదా ఘా దానికి గురై మృత్యువాత పడినట్టు అధికారుల ద్వారా తెలుస్తుంది. ఎన్ని జరిగిన ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రక్షణ చర్యలు చేపట్టడంలేదని విమర్శలు ఉన్నాయి.

● రైతులకు ఆర్థిక భారం

అసలే గ్రామాల్లో పాడి సంపద అంతంత మా త్రంగా ఉంది. పశువులను సదా లేక పెంపకందారులు పశువులను అమ్మేసుకుంటు న్నారు. ఉన్న పశువులను పెంచుకునేందుకు ఇబ్బందులుపడుతున్నారు. గ్రామాల్లో భూములు సాగులోకి రావడంతో పశువుల స్థలం కొరత ఏర్పడింది.గతంలో గేదేల ధరలు తక్కువగా ఉండి ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.ఒక గేదేని గ్రామాల్లో కొనాలన్న రూ.60 నుంచిలక్ష వరకు ఉం టుంది.దేశీ ఇతర జాతులు వాటి ధరలు ఇంక ఎక్కువ వేలాది రూపా యలు పెట్టి కొన్న గేదేలు విద్యుత్‌షాక్ తగిలి మరణిస్తుం డడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

● విద్యుత్ స్థలం నష్టపరిహారం

గత ప్రభుత్వం పశువులకు బీమా పథకాన్ని అమలు చేయగా ప్రస్తు తం అటువంటి పథకం ఏమి కొనసా గడంలేదు. విద్యుత్ షాక్‌కు గురై పశువులకు విద్యుత్ సంస్థ తరఫున రూ.40వేల వరకు పరిహారం అంది స్తున్నారు. నిబంధనలన్నింటిని పాటించి పత్రాలన్ని సమ ర్పిస్తే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతుండడంతో పశువుల పెంపకందా రుల కు కొద్దిమేర ఆర్థికంగా తోడు లభిస్తుంది. పశువులు విద్యుత్‌షాక్‌తో మరణిస్తే ప్రదేశాన్ని విద్యుత్ అధికారులు నిర్ధారించాలి. అనంతరం గ్రా మపంచాయతీ నుంచి తీర్మాణం తీసుకోవాలి. వైద్యాధికారి పోస్టు మార్టం చేసి ధ్రువీకరణ అందజేయాలి. రైతుఆధార్ బ్యాంకు పాస్ బుక్ జత చేసి విద్యుత్ అధికారులకు పశువైద్యాధికారికి అందజేశారు. గ్రా మంలో ఏకాలంలో స్పందించి పనులన్ని పూర్తిచేస్తే సకాలంలో రైతుల ఖాతాలోనష్టపరిహారం జమఅవుతుంది.లేదంటేఅధికారులు చుట్టు ప్రదక్షిణలు చేయాల్సిందే.

● అప్రమత్తత అవసరం

పంట పొలాల్లో పాటు గ్రా మాల్లో విద్యుత్ పట్ల ప్ర జలు అప్రమత్తంగా ఉండాలని వేలాడే తీగలు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌లపై విద్యు త్ శాఖ అధి కారులకు ముం దస్తు సమా చారం అందిస్తే ప్రమా దంను నివారించేందుకు అవకాశం ఉంటుంది. పశు వులపెంచే పెంపకందారులు ప్రమాదవ శాత్తు ఉన్న ప్ర దేశా లవైపు పశువులను తీసుకు వెళ్ళిపోవడం మంచిది.



మృతి చెందిన గేదే (ఫైల్‌ఫొటో)

● జరిగిన సంఘటనలకు వచ్చిన ఆర్థిక సహాయం

మండలంలో ఇప్పటి వరకు గత సంవత్సరంలో మూడు గే దేల వరకు మృతి చెందాయి. మృతి చెందిన రైతు కుటుంబా నికి ఒక్కో గేదే కు విద్యుత్ శాఖ తరఫున రూ.40వేల ఆర్థిక సహ యం ఇప్పటి వరకు అందింది. డొంకేశ్వర్‌మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన లోక రవి, దత్తా పూర్‌కు చెందిన మూడ రేణుక, తొండాకూర్ లో జెల్ల నడ్పి రాజన్న, గాదేపల్లికి గ్రామంలో ఎర్త్‌వైర్ తగిలి మృతి చెందింది.

కంచె ఏర్పాటు చేయాలి



గత రెండు రోజుల క్రితం గ్రామంలో ఉన్న విద్యుత్ టాన్సాఫార్మర్ వద్ద ఉన్న ఎర్త్‌వైర్‌కు విద్యుత్ సరఫరా అయింది. గెదే మృతి చెందింది. తక్కువ ఎత్తు ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ వద్ద కంచె ఏర్పాటు చేస్తే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. వెంటనే విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలి.

- సింగిడి నర్సారెడ్డి, గాదేపల్లి

రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం

నందిపేట, జూన్24: మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎన్నిల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్‌లో తీర్మాణం చేయడంతో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, సీఎం అందుకు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. 100 రోజుల పాలన బేష్‌గా ఉందని సీఎం రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, కిసాన్ సెల్ అధ్యక్షులు దమ్మాయి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గంగారెడ్డి, ఆర్మూర్ నియోజక వర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, ఐలాపూర్ సొసైటీ మాజీ చైర్మెన్ లక్ష్మీనారాయణ, ఉమ్మెడ మాజీ సర్పంచ్ పోశెట్టి, నాయకులు గంగాధర్, దూడ వెంకటేష్, ఎడ్డిగారి నిఖిల్,మైనార్టీ నాయకులు యూసుఫ్,తధితరులు ఉన్నారు.

బోధన్‌రూరల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో బోధన్ మండలంలోని పెంటాఖుర్దు గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ వచ్చిందని, రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుపక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గంగాశంకర్, అల్లె రమేష్, గణపతి రెడ్డి, చీల శంకర్, పెంటాఖుర్దు గ్రామస్థులు, రైతులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



నందిపేటలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న దృశ్యం

మత్తడివాగులో దూసుకెళ్లిన కారు

● ఒకరి మృతి



రమేష్ మృతదేహాన్ని బయటకు తీస్తున్న దృశ్యం

వేల్పూర్, జూన్24: వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామ శివారులో సోమవారం ఎస్సారెస్పీ వరదకాలువపై అదుపుతప్పి కింద ఉన్న మత్తడివాగు నీటిలో ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. ఈ ఘటనలో పడిగెల గ్రామానికి చెందిన గాదేపల్లి రమేష్(55) నీట మునిగి మృతి చెందినట్టు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. మృతుడు రమేష్ తన కారులో మోటర్‌ను, కూలీలను తీసుకొని పోచంపల్లి శివారులో తన పొలం వద్దకు వెళ్లాడు కూలీలను, మోటర్‌ను బండారాయి మత్తడి వద్ద దింపాడు. తిరిగి గ్రామానికి వెళ్లెందుకు అక్కడ ఉన్న వరద కాలువపై పెట్టిన తన కారు సిఫ్ట్ డిజర్‌ను రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి మత్తడి నీటిలో పడిపోయింది. దీంతో కారుతో పాటు కారు లోపల ఉన్న రమేష్ నీటిలో మునిగిపోయాడు. అక్కడ ఉన్న కొందరు 100నెంబర్‌కు ఫోన్ చేయగా పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చేపలు పడుతున్న గూండ్ల వారి కొందరి సహకారం కారును మత్తడి నుంచి బయటకు తీసి చూడగా కారులో రమేష్ మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని చూసిన భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు విలపించిన తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించాయి. మృతునికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య యమున ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు.

కార్లు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

వర్ని,జూన్24: చందూర్ మండల శివారులో సోమవారం తెల్లవారుజామున రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న కొత్తోళ్ల శ్రీనివాస్ దంపతులు ఐదు నిమిషాల్లో ఇంటికి చేరే క్రమంలో పిట్లం మండలం నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు వీరి కారును ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరి కాళ్లు విరిగి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.

ఇస్లాంపురలో చోరీ

● 65వేల నగదు .. 25వేల రూ.దుస్తులు చోరీ



బీరువాను పరిశీలిస్తున్న ఎస్సై మహేశ్

డిచ్‌పల్లి,జూన్ 24: మండల కేంద్రంలోని ఇస్లాంపూర కాలనీలో గుర్తు తెలియని దొంగలు మగ్బుల్ ఇంటి తాళాలు ధ్వంసం చేసి సోమవారం తెల్లవారు జామున బీరువాలో ఉన్న 65వేల నగదు , 25వేల రూ.దుస్తులు చోరీ కి గురయ్యాన్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. వారంత ఇస్లాంపుర కాలనీలో వివాహ కార్యక్రమంలో పాల్గొనేం దుకు వెళ్లగా దొంగలు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తుంది. డిచ్‌పల్లి పోలీసులు ఘటన స్థలిని సందర్శించారు. క్లూస్ టీం నిపుణులు వేలిముద్రలను సేకరించారు. ఎస్సై మహేశ్, ఘటన స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

అక్రమ ఇసుక సీజ్



ఇసుకను సీజ్ చేసిన దృశ్యం

రెంజల్,జూన్24: మండలంలోని బోర్గాం గ్రామ శివారులో అక్రమంగా డంప్ చేసిన సుమారు వెయ్యి ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. బోర్గాం శివారులో తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బందితో అక్రమంగా డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు.

'బీసీల ఉన్నతికి కృషి చేసిన స్వర్గీయ అర్గుల్ రాజారాం'

ఆర్మూర్‌రూరల్, జూన్24: ప్రముఖ సోషలిస్టు నాయకులు స్వర్గీయ అర్గుల్ రాజారాం బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్‌చౌరస్తాలో అర్గుల్ రాజారాం శతజయంతిని పురస్కరించుకొని అర్గుల్ రాజారాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వర్గీయ అర్గుల్ రాజారాం జయప్రకాష్‌నారాయణ శిష్యుడిగా కొనసాగుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డాడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసి రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. వివిధ పార్టీలలో ఉన్న నాయకులు స్వర్గీయ అర్గుల్ రాజారాంను ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రొయ్యడి రాజేశ్వర్, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామియాదవ్, జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు ఉదయ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అర్గుల్ రాజారాం కుటుంబసభ్యులు, జిల్లా సర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకులు గోర్త రాజేందర్ అర్గుల్ రాజారాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు మైలారాం బాలు అర్గుల్ రాజారాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి బీసీ కులగణన చేపట్టేలా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.



అర్గుల్ రాజారాం విగ్రహానికి నివాళి అర్పిస్తున్న యెండల

టీయూలో హాస్టళ్ల తనిఖీ



టీయూ బాలికల, బాలుర హాస్టల్స్‌ను తనిఖీ చేస్తున్న చీఫ్ వార్డెన్

డిచ్‌పల్లి,జూన్ 24: తెలంగాణ విశ్వవిద్యాలయం లోని బాలికల , న్యూబాలుర, ఓల్డ్ బాలుర హస్టళ్లను టీయూ చీఫ్‌వార్డెన్ చీఫ్ వార్డెన్ సోమవారం తనిఖీ చేశారు. మెస్ కమిటీలో పనిచేస్తున్న సిబ్బందిని నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. పరిసరాలను ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని తాజా సరుకు లను వంటకు ఉపయోగించాలని వర్కర్స్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం కొనుగోళ్లు చేస్తున్న దుకాణాన్ని మార్చి వేరే దుకాణాలనుంచి కొనుగోళ్లు చేయాలని ఆయన సూచించారు.

సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి



కొండూర్ విలేఖర్లతో మాట్లాడుతున్న రూరల్ ఎమ్మెల్యే

సిరికొండ జూన్ 24 :నీట్, యూజీసీ ప్రశ్న పత్రాల లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండలం గడ్కోల్ గ్రామ పరిదిలోని కప్పలవాగుపై నిర్మిస్తున్న హైలేవల్ వంతెన నిర్మాణ పనులను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. కొండూర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసే పరీక్షలు నీట్, యూజీసీ పత్రాల లీకైన ప్రధాని నరేంద్రమోదీ స్పందించక పోవడం బాదకరమన్నారు. ఆతీయ టెస్టింగ్ ఎజెన్సీ అధికారిని తొలగించి చేతులు దులుపుకోవడం కాదు సంబందిత విద్యాశాఖ మంత్రిని రాజీనామ చేయించాలని ఎమ్మెల్యే ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. సీబీఐ కేంద్ర ప్రభుత్వ అజామాయిషీ ఉండే సంస్థ కావడం వల్ల దానిపై దర్యాప్తు చేయడం మాకు ఆ సంస్థపై నమ్మకం లేదన్నారు.ప్రశ్న పత్రాల లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ఏక కాలంలో రైతుల పంట రుణాలను రూ. రెండులక్షల వరకు మాఫీ చేయడం రైతుల పట్ల మాకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. 32వే కోట్ల రుణాలను దేశంలో ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు మాఫీ చేయలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రైతు బరోస కాని, రుణ మాఫీ కాని అర్హులైన, పంటలు సాగుచేసే రైతులకు చెల్లిస్తామన్నారు. పెద్ద రైతులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌శ్రీ అధికరాలు, వెంచర్లకు రైతు బరోస చెల్లించేది లేదన్నారు. రుణ మాఫీకి సంబందించిన గైడ్‌లైన్‌ను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. గడ్కోల్, వాడి, పాటి తండాల వద్ద నిర్మిస్తున్న వంతెనల పనులను నాణ్యతగా, వేగంగా నిర్మిస్తున్నారని ఆయన చెప్పారు. గడ్కోల్ వద్ద పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నందున వేగం పెంచాలని రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమావేశంలో పీఏసీఎస్ అధ్యక్షులు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవి, జిల్లా నాయకులు ఎర్రన్న,బాస్కర్‌రెడ్డి, ముప్పా గంగారెడ్డి, శేఖర్‌గౌడ్,నరేష్, రాజరెడ్డి,సురేష్,లింగారెడ్డి,చందర్, రూప్‌సింగ్ రాంరెడ్డి,సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయించండి



వంతెన నిర్మాణ పనుల గురించి ఎమ్మెల్యే వివరిస్తున్న ఆర్‌అండ్‌బీ డీఈ సుధీర్

సిరికొండ, జూన్ 24: వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి అయ్యేల చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి రోడ్డు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలం గడ్కోల్ వద్ద గల కప్పల వాగుపై నిర్మిస్తున్న హైలేవల్ వంతెన పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ డీఈ సుధీర్ ఎమ్మెల్యేకు పనులు జరుగుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులు కాస్త నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు. వర్షాలు గురిస్తే ఇక్కడి ప్రజలకు, రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారుల దృష్టికీ తీసికెళ్లారు. పనుల వేగాన్ని పెంచాలని ఎమ్మెల్యే అధికారులకు,సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు.ఆయన వెంట ఏఈ మనోహర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్రన్న, బాస్కర్‌రెడ్డి, రవి,జీవన్, నర్సారెడ్డి, నర్సింగ్‌సాయన్న,రాజరెడ్డి, సంజీవ్,గోవర్ధన్, జీవన్,దశరత్,మహిపాల్, సురేష్ తదితరులు ఉన్నారు

నాలుగు వ్యవసాయ మోటార్లు చోరీ

నవీపేట,జూన్24: మండలంలోని రాంపూర్ పంచాయతీ పరిధిలోని లక్ష్మి కిసాన్ ఫారం శివారులో ఉన్న నాలుగు వ్యవసాయ మోటార్లు ఆదివారం రాత్రి చోరీకి గురయ్యాయని స్థానికులు తెలిపారు. స్థానిక అలీసాగర్ కాలువలో నుండి సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు నీరు పారించడానికి మోటార్లను ఏర్పాటు చేసుకోగా ఇందులో నుండి నాలుగు మోటార్లు గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని వారు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు 1.20లక్షల ఉంటుందని వారు పేర్కొన్నారు. మోటార్ల చోరీ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పూర్తి చేయాలి

కోటగిరి,జూన్24: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను కాంట్రాక్టర్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీడీవో మనోహర్ రెడ్డి సూచించారు. కోటగిరి ఉమ్మడి మండలంలోని హంగర్గ ఫారం, చేతన్ నగర్, కారేగాం, సుంకిని పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, టాయిలెట్ల సమస్యలను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంఈవో నాగనాథ్, మాజీ సర్పంచ్ మాధవరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన

బోధన్‌రూరల్,జూన్24: 3 నుండి 6సంవత్సరాల లోపు పిల్లలకు నూతన విద్య విధానంపై బోధించడానికి బోధన్ ప్రాజెక్టులోని అంగన్‌వాడీ టీచర్లకు సోమవారం శిక్షణ కార్యక్రమం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో జానకి మాట్లాడుతూ నూతన విద్య విధానంపై చిన్నారులకు ఎలా బోధించాలో ఈ శిక్షణ ద్వారా అందించబడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేష్ జాదవ్, ఎంపీవో మధుకర్, మాస్టర్ ట్రైనర్ ఆసియా బేగం, రాధ, లక్ష్మి, సూపర్‌వైజర్‌లు రాధిక, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలి

బోధన్‌రూరల్,జూన్24: వికలాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ అన్నారు. సోమవారం బోధన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు 4వేల నుండి 6వేల పింఛన్, అత్తకోడళ్లకు పింఛన్‌లు, పింఛన్‌లు పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా ప్రకటించకపోవడం సరికాదన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో వికలాంగుల రాష్ట్రస్థాయి సమావేశంలో ఉంటుందని అధిక సంఖ్యలో హజరైన విజయవంతం చేయాలని కోరారు.

రోడ్లపై కేజీవీల్స్ నడిపితే చర్యలు

నవీపేట,జూన్24: మండలంలోని అన్ని గ్రామాలలో బీటీ, సీసీ రోడ్లపై కేజీవీల్స్‌తో కూడిన ట్రాక్టర్లను నడిపితే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంపీవో రామకృష్ణ తెలిపారు. కేజీవీల్స్ ట్రాక్టర్లకు పట్టీలు అమర్చుకుని నడపాలని, లేనట్లయితే రూ.5వేల జరిమాన విధించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

● మండల సమావేశంలో సభ్యుల డిమాండ్



మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ

నాగిరెడ్డిపేట, జూన్ 24 : మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సోమవారం జరిగిన నాగిరెడ్డిపేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు కోరారు. ఎంపీపీ టేకులపల్లి వినీత అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. సమావేశంలో తాగునీటి పై చర్చ జరుగుతుండగా గ్రామాలలో తాగునీటికి సంబంధించిన బోరు మోటార్ చెడిపోతే వాటిని బాగుచేసే వరకు నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ప్రస్తుతం మండలంలో జాతీయ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున, పనులు జరిగే సమయంలో తాగునీటి పైప్‌లైన్లు పగిలే ప్రమాదం ఉన్నందున, గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, గ్రామ పంచాయతీలో అదనంగా బోరుమోటార్‌ను సిద్ధంగా ఉంచాలని తాండూరు ఎంపీటీసీ రాజ్‌దాస్, పలువురు సభ్యులు కోరారు. మండలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు చేపడతామని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వినోద్, మిషన్‌భగీరథ ఏఈ విష్ణు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌లో మండలంలో 17 వేల ఎకరాలలో రైతులు వరిపంట సాగు చేయనున్నారని ఏవో విజయ్‌శేఖర్ తెలిపారు. ప్రభుత్వ రాయితీపై మండలంలో నాలుగు వందల క్వింటాళ్ళ జీలుగు విత్తనాలను రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలో అభివృద్ధి పనులు జరుగు తున్నట్లు, త్వరలో పనులన్నీ పూర్తిచేయిస్తామని ఎంఈవో వెంకటేశం తెలిపారు. పోచారం ప్రాజెక్టు కట్ట వరకు వెళ్లేందుకు 10 లక్షల రూపాయలతో బీటీరోడ్డు మంజూరైందని, త్వరలోనే పనులను ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ శ్రీకాంత్ తెలిపారు. మాల్తుమ్మెద శివారులో కోటి రూపాయలతో చెక్‌డ్యామ్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయన్నారు. చివరి మండల సర్వసభ్య సమావే శం కావడంతో ఎంపీపీ వినీతకు, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డికి, ఎంపీటీసీలకు మండల పరి షత్ ద్వారా అధికారులు సన్మానించారు. కార్య క్రమంలో జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎంపీటీ సీల ఫోరం అధ్యక్షుడు మోతే శ్రీని వాస్, తాం డూర్ ఎంపీటీసీ రాజ్‌దాస్, సొసైటీ అధ్యక్షు డు నర్సింలు, ఎంపీటీసీలు, ఎంపీడీ వోలు పర్బన్న, అధికారి వీరస్వామి పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం

● మున్సిపల్ మేనేజర్‌కు నోటీసు అందజేసిన కార్మికులు



మున్సిపల్ మేనేజర్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న కార్మికులు

బాన్సువాడటౌన్ , జూన్ 24 : బాన్సువాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని సోమవారం కార్మికులు మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీల జిల్లా ఇంచార్జి ఖలీల్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో సుమారు 158 మంది పనిచేస్తున్నారని అందులో 100 మందికి మాత్రమే పీఎఫ్ నెంబర్ ఉందన్నారు. ఈ వంద మందికి కూడా కేవలం ఒక సంవత్సరం పీఎఫ్ మాత్రమే కట్టారని , మిగతా 5 సంవత్సరాల పీఎఫ్ కట్టలేదన్నారు. అధికారులు మున్సిపల్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో 14 రోజుల తర్వాత సమ్మెకు వెళ్తామని వారు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు బుజ్జిగారి సాయిలు , రాజులు తదితరులున్నారు.

మధ్యాహ్నభోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

● కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నాయకుల డిమాండ్



కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు

కామారెడ్డిటౌన్, జూన్ 24:రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నభోజన కార్మికులకిచ్చే గౌరవవేతనం, విద్యార్థులకిచ్చే మెనుచార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద మధ్యాహ్నభోజన కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాటా డుతూ నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కార్మికులు అప్పులుచేసి ఎదురు పెట్టుబడి పెట్టి వంటచేసి పెడుతున్నారని అన్నారు. దీంతో కార్మికులు అప్పులపాలై వడ్డీలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇప్పటి వరకు బిల్లులు రాలేదని, పైగా జావపోయాలని, బిల్లులు రాకపోయిన పిల్లలకు వండిపెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేల వేతనం అమలు చేయాలని, గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలని, అవసరమైన గ్యాస్‌ను సబ్సిడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

సీఎంను కలిసిన పోచారం భాస్కర్‌రెడ్డి



సీఎంను కలిసిన పోచారం భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డిలు

బాన్సువాడ, జూన్ 24 : ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డిలు మర్యాద పూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నల్ల గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్‌రెడ్డి, నాయకులు రాజీవ్‌రెడ్డిలు ఉన్నారు.

బీర్కూర్‌లో గర్భిణులకు వైద్య పరీక్షలు

బీర్కూర్, జూన్ 24 : బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సోమవారం వైద్యులు గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గర్భిణులకు ప్రతి నెల వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వారికి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా వైద్యులు ప్రీతి, రమ్యలు గర్భిణులకు పరీక్షించి మందులను అందజేశారు. గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

మహిళలను నూతన సంఘాల్లో చేర్పించాలి



సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఎం సాయిలు

రాజంపేట, జూన్24: మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం మండల మహిళా సమైఖ్యసమావేశం నిర్వహించినట్లు ఏపీఎం సాయిలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోమహిళా సంఘాల్లో చేరకుండా మిగిలిపోయిన మహిళలను గుర్తించి కొత్తసంఘాలలో చేర్పించాలని మహిళా సభ్యులకు తెలిపారు. బ్యాంకు లింకేజీలో ప్రతినెల వారి లక్ష్యాన్ని చేధించాలని శ్రీనిధి న్యూఎంటర్‌ప్రైజెస్ చేపల పెంపకం, డ్రోన్ స్ప్రేయర్ గురించి మహిళా సభ్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షులు, సీసీలు శ్రీనివాస్, సాయిలు, బాలయ్య, రమేష్, స్వామి, అకౌంటెంట్ ప్రశాంతి పాల్గొన్నారు.

కోతుల బెడదను తగ్గించాలని వినతి

ఎల్లారెడ్డి, జూన్ 24 : కోతుల బెడద ఎక్కువ కావడంతో పట్టణంలోని కాలి నడకన వెళ్లే వారిపై స్కూల్ పిల్లలపై పడి గాయాలు చేస్తున్నాయని బీఎస్పీ పార్టీ నాయకులు మార్లు సాయిబాబా సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోతులను పట్టించి అడవి ప్రాంతాలలో వదిలిపెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీసీ సంఘం నాయకుడు పాల్గొన్నారు.

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం, విద్యను అందించాలి

● జడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ గైని అనసూయ

● అంగన్‌వాడీ కేంద్రం ప్రారంభం



అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎంపీపీ, జడ్పీటీసీలు

సదాశివనగర్, జూన్ 24:చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం, విద్యను అందించాలని ఎంపీపీ గైని అనసూయ, జడ్పీటీసీ నర్సింలు అన్నారు. సోమవారం మండలంలోని కుప్రియల్‌లో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నందున అందరూ సమయానుసారం పని చేసి కేంద్రాలు బాగా నడపాలని తెలిపారు. జిల్లా పరిషత్ నిధుల నుంచి ఎస్‌డీసీఎఫ్ నిధులతో భవనం నిర్మించడం జడ్పీటీసీ నిధుల నుంచి బోరు ఏర్పాటుచేసి చిన్నారులకు అన్ని వసతులు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీస్కూల్ విద్యాలయాలుగా మారుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ స్వరూప భూంరెడ్డి, క్లస్టర్ యూనియన్ లీడర్లు సునంద, సుబ్బ లక్ష్మీ,టీచర్లు వరహాలు, అనిత తదితరులు పాల్గొన్నారు.

రంగ చెరువు పనులను త్వరగా పూర్తి చేయండి

● జడ్పీటీసీ మోహన్‌రెడ్డి ● పనుల పరిశీలన



పనులను పరిశీలిస్తున్న జడ్పీటీసీ

రామారెడ్డి, జూన్ 24: మండల కేంద్రంలోని రంగచెరువు పనులను త్వరగా పూర్తిచేయాలని జడ్పీ ఫ్లోర్‌లీడర్, జడ్పీటీసీ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పనులు పరిశీలించారు. పనులు తొందరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌తో ఆయన మాట్లాడారు. కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లా కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నారెడ్డి శ్రీని వాస్‌రెడ్డి, రవి, నర్సింలు, రాజిరెడ్డి, నర్సింలు తది తరులు పాల్గొన్నారు.

'డీఈవో, ఎంఈవోలపై చర్యలు తీసుకోండి'



నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులు

కామారెడ్డిటౌన్, జూన్ 24:కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే డీఈవో, ఎంఈవోలపై చర్యలు తీసుకోవాలని అధికఫీజులు, పుస్తకాలు అమ్ముతున్నారని తెలిపినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తదుపరి చర్యలకు సిద్ధం కాకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో హాస్టల్ కన్వీనర్ ఖలీల్, వరుణ్, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

'అందరికీ అండగా కాంగ్రెస్ ప్రభుత్వం'



సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

భిక్కనూరు, జూన్ 24: రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేయడానికి కేబినెట్‌లో తీర్మానం చేయడం పట్ల భిక్కనూరులో కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ మేరకు సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని సినిమా టాకీసు చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి టపాసులు పేల్చారు. అనంతరం పీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గాల్‌రెడ్డి, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మండలంలోని అన్నిగ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.

బిచ్కుంద : సీఎం రైతులకు ఇచ్చిన రెండులక్షల రుణమాఫీ వాగ్దానాన్ని ఒకే దఫాలో అమలు పరిచేందుకు ప్రకటించినందున సోమవారం మండల కేం ద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద సీఎం చిత్రపటానికి మండల కాంగ్రెస్‌పార్టీ శ్రేణు లు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షలరుణమాఫీకి కట్టు బడి ఉండి అమలుపరుస్తున్నారని తెలిపారురరురు. కార్యక్రమంలో నాయకులు విఠల్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు నౌషానాయక్, బస్వరాజ్, జాలిల్ తదితరులు పాల్గొన్నారు.

అంగన్‌వాడీల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వినతి



సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

పెద్ద కొడప్‌గల్, జూన్ 24: జుక్కల్ నియోజక వర్గంలోని అంగన్‌వాడీ పాఠశాలలకు రావల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతూ సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయ సూపరెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సురేష్‌గొండ మాట్లాడుతు అంగన్‌వాడీ పాఠశాల అద్దెలు పదినెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో పాటుగానే కూరగాయల బిల్లులు, స్టేషనరీ, గ్యాస్, ఈవెంట్స్ బిల్లులు సకాలంలో రావడం లేదని వాటిని తొందరగా అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో పనిచేసిన బిఎల్‌వో బిల్లులు కూడ రాక ఇబ్బందులు ఎదురౌతున్నాయని వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్

● డీఎస్పీ నాగేశ్వర్‌రావు హెచ్చరిక

కామారెడ్డిటౌన్, జూన్ 24:నంబర్‌ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో, గ్రామాల నుంచి వ్యక్తుల ద్విచక్ర వాహనాలు, కార్లకు, ఆటోలకు నెంబర్‌ప్లేట్లు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నందున వారిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి నంబర్‌ప్లేట్లు బిగించుకునే విధంగా చేసినట్లు తెలిపారు. మరికొన్ని వాహనాలను సీజ్‌చేసినట్లు తెలిపారు. పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, రూరల్ సీఐ రామన్, ఎస్ఐలు పాల్గొన్నారు.



వాహన తనిఖీలు చేపడుతున్న డీఎస్పీ

విద్యార్థులకు దుస్తుల పంపిణీ



విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేస్తున్న ఎంపీపీ విఠల్

నసురుల్లాబాద్, జూన్ 24 : నసురుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఎంపీపీ పాల్త్య విఠల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తున్నటువంటి యూనిఫాంలను పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళా సంఘాలను బలోపేతం చేయాలి



సమావేశంలో మాట్లాడుతూ ఐకేపీ ఏపీఎం రవీందర్

తాడ్వాయి,జూన్ 24:గ్రామాల్లో మహిళాసంఘాలను మరింత బలోపేతం చేయాలని ఐకేపీ ఏపీఎం రవీందర్ తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో సోమవారం మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలు యశోద అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐకేపీ ఎపీఎం రవీందర్ మాట్లాడుతూ గ్రామాల్లో సంఘాలు బలహీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 2024-25ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే జీవనోపాధి గురించి చర్చించారు. మహిళ శక్తి కార్యక్రమాలు బ్యాంకు లింకేజీ శ్రీనిధి తదితర విషయాలపై సమగ్రంగా చర్చించారు. రైతులకు వ్యవసాయ పనిముట్ల కిరాయి అంశంపై సభ్యులకు వివరించారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించాలని మహిళ సంఘాల ప్రతినిధులను కోరారు.ఈ కార్యక్రమంలో సమైక్య సంఘం ప్రతినిధులు సీసీలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ అధికారికి సన్మానం



డీఈవోను సన్మానిస్తున్న పండితులు

కామారెడ్డిరూరల్,జూన్24:గత 20 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితుల పోస్టుల అప్‌గ్రేడ్ అయి పదోన్నతులు పొందిన సందర్భంగా భాషా పండితులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంబరాలు నిర్వహించి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ఆర్‌యు పిపిటి కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజును ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ఏసీజీఈ అధికారి బలరాం, కామారెడ్డి ఎంఈవో ఎల్లయ్యను కూడా సన్మానించారు. కామారెడ్డిలో పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అహర్నిశలు కృషిచేసిన సిబ్బందికి సంఘం పక్షానధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నార్లా అరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్, గఫూర్‌శిక్షక్, మధుసూధన్, లాల్ సింగ్, సురేష్, వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.

షబ్బీర్ అలీని కలిసిన బంజారా నాయకులు



షబ్బీర్ అలీని ఆహ్వానిస్తున్న బంజారా నాయకులు

కామారెడ్డిరూరల్,జూన్24: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్‌ని లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ రాష్ట్ర కమిటీ తరఫున జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ బెల్లయ్యనాయక్ ఆధ్వర్యంలో కలిశారు. జూలై 1వ తేదీ రవీంద్ర భారతిలో జరిగే బంజారా జాతీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా రావాలని ఆహ్వానించారు. షబ్బీర్ అలీ ఖచ్చితంగా హాజరవుతానని తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎస్టీసెల్ జిల్లా చైర్మన్ రాణాప్రతాప్ రాథోడ్, రాజునాయక్, సదర్‌నాయక్, మోహన్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్, రవినాయక్, సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు.

తోడేలు దాడిలో 8 మేకల మృతి

పెద్ద కొడప్‌గల్, జూన్ 24: జుక్కల్ మండలంలోని సావర్‌గాం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మేకల మందపై తోడేలు దాడి చేసిన ఘటనలో 8 మేకలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన నాందేవ్ తన మేకల మందను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లగా అటవీ ప్రాంతంలో ఉన్న తోడేలు ఒక్కసారిగా మేకల మందపై దాడిచేసి 8 మేకల ను చంపివేసినట్లు బాధితుడు తెలిపారు. తాను మేకల మందపై ఆధారపడే జీవనం సాగిస్తున్నట్లు, 8 మేకలు ఒకేసారి మృత్యువాత పడటంతో ఆర్థికంగా నష్టం జరిగినట్లు నాందేవ్ తెలిపారు.



తోడేలు దాడిలో మృతిచెందిన మేకలు

సినిమా గైడ్ కామారెడ్డి



కామారెడ్డి		బాన్సువాడ	
శాంతి	- ఓసీ	మహేశ్వరి	- ఓఎంజీ
దర్శన్	- మహారాజ	వెంకటేశ్వర	- నింద
ప్రియా 70	- ఓఎంజీ		

చికెన్ ధరలు



రకం	:	లైవ్	విత్‌స్కిన్	స్కిన్‌లెస్
సుగుణ (కిలో)	:	160	200	220
వెన్‌కాబ్(కిలో)	:	170	220	230

